క్లుప్తంగా

బీసీ ప్రజా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సునీల్



హన్మకొండ: తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా హనుమకొండలోని గుడిబండల్‌కు చెందిన కూచన సునీల్‌ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ ఉత్తర్వులు జారీ చేశారు. 16వ డివిజన్ పరిధి ధర్మారంలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భరత్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని సునీల్ అందుకున్నారు. కాగా, తన నియామకానికి సహకరించిన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడెపు నగేష్, శివకుమార్, పవన్‌కు సునీల్ కృతజ్ఞతలు తెలిపారు.

డాక్టర్ సత్యనారాయణకు సేవారత్న అవార్డు



హసన్‌పర్తి: హసన్‌పర్తి మాజీ సర్పంచ్ డాక్టర్ సత్యనారాయణను సేవారత్న అవార్డుతో సత్కరించారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అందజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించినందుకు అవార్డును ప్రదానం చేశారు.

బీఆర్‌ఎస్‌లో చేరిక

కాశిబుగ్గ: ఓసిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ 34, 35వ డివిజన్ల అధ్యక్షులు పరిమిల్ల భిక్షపతి, ఎస్కే సోహెల్ బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, 32వ డివిజన్‌కు చెందిన బత్తుల కుమార్ కూడా పార్టీలో చేరారు.

మాలధారణతో ఆధ్యాత్మిక చింతన



కాజీపేట అర్బన్: ఆధ్యాత్మిక చింతనకు దసరా పండుగ సందర్భంగా 31వ డివిజన్ న్యూశాయంపేటలో పలువురు దుర్గామాత మాలధారణను ధరించి బుధవారం ఇరుముడిని చేపట్టారు. దుర్గామాతను గంగ చెంతకు పంపిన తరుణంలో మాలధారణ స్వాములు ఇరుముడితో దుర్గామాతకు పూజలు నిర్వహించారు.

తల్లి చెంతకు పిల్లలు

ఖిలా వరంగల్: వరంగల్ శంభునిపేటలో బుధవారం తప్పిపోయిన ఇద్దరు చిన్నారులు గంట వ్యవధిలోనే తల్లిచెంతకు క్షేమంగా చేరుకున్నారు. ఇరువురు చిన్నారులు ఆటలాడుతూ రోడ్డుపైకి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే దారి మరిచిపోయారు. కాలనీలోనే తిరుగుతుండగా పోలీసులు అక్కడికి చేరుకుని వారి వివరాలను సేకరించి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఆట స్థలానికే ఎసరు..!



శిలాఫలకం వేసిన చోట పాతిన జెండాలు

ఐనవోలు: 'క్రీడలు మనం ఆడేవా.. దాంతో మనకు పనేంటి' అనుకున్నారో ఏమో ఏకంగా క్రీడామైదానానికే ఎసరు పెట్టారు కొందరు కబ్జాదారులు. మండలంలోని పున్నేలు గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 121లో ఎకరం భూమి కబ్జాకు గురి అయినట్లు చర్చ జరుగుతోంది. సంవత్సరం క్రితం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పంచాయతీ పాలకవర్గం గ్రామంలో 121 సర్వే నంబర్‌లో కొంత ప్రభుత్వ స్థలం ఉందని గుర్తించి క్రీడా ప్రాంగణానికి అనువుగా ఉంటుందని తీర్మానం చేసుకున్నారు. తహసీల్దార్ ఆ స్థలం క్రీడా ప్రాంగణానికి కేటాయించగా, మండల పరిషత్ ఆధ్వర్యంలో సుమారు రూ.3 లక్షలు కేటాయించి కబడ్డీ, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేశారు. కాగా, 2022 సెప్టెంబర్ 29వ తేదీన ఎమ్మెల్యే అరూరి రమేష్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అయితే, ఇటీవల కొందరు వ్యక్తులు క్రీడా ప్రాంగణంతో పాటు సర్వే నంబర్ 121లోని సుమారు ఎకరం భూమిలో గుడిసెలు వేసి జెండాలు పాతారు. దీంతో భూమి కబ్జాకు గురవుతున్నట్లు గుర్తించిన సీపీఎం మండల కార్యదర్శి లింగయ్య.. బుధవారం విలేకరులతో మాట్లాడారు. నిరుపేదలు ఇంటి స్థలాల కోసం జెండాలు పాతి ఉంటారని తొలుత అందరు భావించారని, ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలనే దురుద్దేశంతోనే కొంతమంది అధికార పార్టీ నేతలు వారి అనుచరులతో గుడిసెలు వేయించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కోతుల అల్లరే.. అల్లరి

- పెరకవాడలో వానరాల బెడద
- గుంపులుగా సంచరిస్తూ దాడులు
- హడలిపోతున్న ప్రజలు
- అధికారులు స్పందించాలని వేడుకోలు



ఇళ్లపై తిష్ట వేసిన కోతుల గుంపు

ఖిలా వరంగల్: వరంగల్ 33వ డివిజన్ పెరకవాడలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ దాడులకు తెగబడుతున్నాయి. ఈక్రమంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లల్లోకి చొరబడి తినుబండారాలు, వంట సామగ్రి, గిన్నెలు, పప్పు డబ్బాలు, సరుకులను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరిపైనా దాడులు చేస్తున్నాయి. రెండేళ్లుగా కోతులు సంచరిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

కోతుల బెడదను అరికట్టాలి



ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోంది. కోతుల బెడదతో చేతిలో కర్ర లేనిది బయటకు వస్తే పరిస్థితి లేదు. గుంపులుగా తిరుగుతూ ఇళ్లల్లోకి చొరబడి ఏది దొరికితే దాన్ని ఎత్తుకెళ్తున్నాయి. ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి.

– ముత్తినేని శ్రీనివాస్, పెరకవాడ వరంగల్

కడిపికొండలో వీధి కుక్కల బెడద



వాకర్స్‌పై ఎగబడుతున్న కుక్కలు

కాజీపేట అర్బన్: కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో వీధి కుక్కలు బెడద అధికమైంది. ఖమ్మం బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లే వారిపై దాడికి పాల్పడుతున్నాయి. ఈక్రమంలో బయటికి రావాలంటేనే జనం భయంతో వణికిపోతున్నారు. బల్దియా సిబ్బంది స్పందించి వీధి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.

బొడ్రాయి పునఃప్రతిష్ఠాపనోత్సవం



యాగశాలలో పూజలు చేస్తున్న వేద పండితులు



బొడ్రాయికి జలాధివాసం చేస్తున్న మహిళలు

ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్‌రోడ్డుపై రుద్రమాంబ నగర్‌లో బొడ్రాయి పునః ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పోలోజు భాస్కరాచార్యుల బృందం నేతృత్వంలో గ్రామ దేవత (బొడ్రాయి) పునఃప్రతిష్ఠాపన కలశ స్థాపన, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, సర్వప్రాయశ్చిత్తం, ద్వారతోరణ పూజ, పుణ్యాహ వాచనం, పంచగవ్య ప్రాశన, దీక్షా కంకణ ధారణ, అఖండ దీప స్థాపన, నవగ్రహ సర్వతో భద్రమండప అవాహనాలు, గ్రామ దేవతలు, ప్రతిష్ఠాపన యజ్ఞం ప్రారంభోత్సవం జరిగాయి. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, దిడ్డి కుమారస్వామి, సిద్ధం రాజుతో కలిసి బొడ్రాయి వద్ద పూజలు చేశారు. ప్రజలు హాజరై యాగశాల ప్రవేశం చేసి హోమాన్ని తిలకించారు. అనంతరం సాయంత్రం 6గంటలకు జలాధివాసాన్ని నిర్వహించారు. ఉత్సవ కమిటీ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.

క్రీడల్లోనూ రాణించాలి



క్రీడాకారులను సత్కరిస్తున్న ఎమ్మెల్యే రమేష్

ఐనవోలు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మండలంలోని నందనం గ్రామానికి చెందిన యాకర సుప్రియ, యాకర శ్రీనాథ్ హర్యానాలో జరిగిన జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. కాగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ క్రీడాకారులను శాలువాతో సత్కరించి అభినందించారు. అంతర్జాతీయ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

బీఆర్‌ఎస్‌లో చేరిక

ఐనవోలు: మండలంలోని కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు బుధవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన యువకులు బీఆర్‌ఎస్ చేరుతున్నారని అన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతవుతాయని జోష్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో బీజేపీ మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ అజీమ్, జంపాల సుమన్, హనీఫ్, ఆఫ్రోజ్, పొన్నం గోపాల్, తోట రవి ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీ వైస్‌చైర్మన్ గజ్జెల శ్రీరాములు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఉస్మాన్‌అలీ, పార్టీ మండల అధ్యక్షుడు పోలెపల్లి శంకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ కంజర్ల రమేష్, ఎంపీటీసీ తాటికాయల రమేష్, ఉప సర్పంచ్ బొల్లం ప్రకాశ్, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ పడిదల సమ్మారావు, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు అబ్బాస్‌అలీ, గ్రామ అధ్యక్షుడు ఆకుతోట యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

మైనారిటీల సంక్షేమమే బీఆర్‌ఎస్ ధ్యేయం



బీఆర్‌ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తున్న నాయకులు

హన్మకొండ: ముస్లిం, మైనారిటీల సంక్షేమం, అభివృద్ధే బీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ మైనారిటీ సెల్ నాయకుడు ఎండీ.నయీమొద్దీన్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఉర్దూ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాదీఖానాలు, మసీదుల నిర్మాణాలతో పాటు మైనారిటీ గురుకులాలు, కళాశాలలు వంటి వాటిని ఏర్పాటు చేసి విద్యాపరంగా ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేసిందని కొనియాడారు. మైనారిటీల ఆర్థికాభివృద్ధికి రూ.లక్ష సాయాన్ని అందించడంతో పాటు స్వయం ఉపాధికి కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మైనారిటీ నాయకులు అబ్దుల్ ఖుద్దూస్, బియాబాని, సోనీ, మహమ్మద్ అఫ్జల్, హుస్సేన్, డాక్టర్ అక్బర్, ఇస్మాయిల్, సత్తార్, అంకుషావలి, ఖలీల్, సాదిక్, షౌకాత్, తస్లీమ్, యాసిన్ పాల్గొన్నారు.

ముగిసిన వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు



ముగింపు వేడుకల్లో పాల్గొన్న భక్తులు

కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లోని రైల్వే దేవాలయ సముదాయంలో వేంకటేశ్వర స్వామి 69వ బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలు బుధవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణంలో ఏడుగురు దంపతులు పాల్గొన్నారు. కల్యాణం అనంతరం జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతంలో 12 జంటలు పాల్గొన్నాయి. భక్తులకు ప్రసాద వితరణ చేసి, మహా అన్నదానం చేశారు. పూజా కార్యక్రమంలో అర్చకులు అర్వపల్లి ఆంజనేయశాస్త్రి, లక్ష్మీనర్సింహ శాస్త్రి, సత్యనారాయణ శాస్త్రి, అమరేంద్ర శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పరశురాం, ఏఎస్‌ఆర్.ప్రసాదరావు, సత్యప్రకాశ్, కురుమయ్య, తిరుపతి, లక్ష్మీమురళి, విజయలక్ష్మి, సత్యవతి పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం



ప్రచారంలో పాల్గొన్న కొండా సురేఖ, నాయకులు

న్యూశాయంపేట: కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఈక్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలోని 36వ డివిజన్‌లో గడపగడపకు సురేఖమ్మ అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం డివిజన్‌లోని ప్రతీ ఇంటికి వెళ్లి ఆరు గ్యారంటీల పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి రుణం తీర్చుకునేలా ప్రజల తీర్పు ఉండబోతుందని చెప్పారు. డివిజన్ పరిధిలోని చంద్రవదన్ కాలనీ, జేబీనగర్, ఆర్‌ఎస్ నగర్, రామాలయ ప్రాంతం, చింతల్, పుప్పాల గుట్ట, తదితర ప్రాంతాల్లో సురేఖ పర్యటించారు. ఆమె వెంట మీసాల ప్రకాశ్, నాయకులు తదితరులు ఉన్నారు.

శరీర దానానికి ప్రిన్సిపాల్ అంగీకారం



అంగీకార పత్రాన్ని అందజేస్తున్న ప్రభాకర్

రామన్నపేట: తన మరణాంతరం తన పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాల విద్యార్థులకు వైద్య విద్య నిమిత్తం దానం చేస్తానని అంగీకరిస్తూ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బీ.ప్రభాకర్ అంగీకార పత్రం రాసిచ్చారు. తెలంగాణ ఐ, ఆర్గన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ మేరకు ప్రభాకర్ తన అంగీకార పత్రాన్ని అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొండ్రెడ్డి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, సలహాదారులు రాజేంద్రప్రసాద్, మోహన్ వారణాసి, పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

బంగారు పతకం గ్రహీతకు అభినందన



కేయూ క్యాంపస్: చైనాలోని హాంగ్‌ఝౌ నగరంలో ఈనెల 22నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఆసియా పారా క్రీడల్లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అనుబంధ కళాశాల సమత డిగ్రీ, పీజీ కళాశాల పూర్వ విద్యార్థిని జీ.వంజి దీప్తి.. మహిళల 400ల మీటర్ల పరుగు పందేన్ని 56.69 సెకన్లలో పూర్తిచేసి రికార్డును సృష్టించింది. టీ20 క్యాటగిరీలో బంగారు పతకం సాధించింది. ఈమేరకు వంజిదీప్తిని కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, అధ్యాపకులు బుధవారం అభినందించారు. 2023వ సంవత్సరంలో ఆ విద్యార్థి డిగ్రీ పూర్తి చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న తెలిపారు.

కాజీపేటలో అమ్మవారి ఊరేగింపు



దుర్గామాతను నిమజ్జనానికి తరలిస్తున్న భక్తులు

కాజీపేట: శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం రాత్రి దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని కాజీపేట పట్టణంలోని పురవీధుల్లో భక్తులు ఊరేగించారు. భ్రమరాంబిక మల్లికార్జునస్వామి దేవాలయం ఆవరణలో శివ – శక్తి యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు ఆలయ ప్రధాన అర్చకుడు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అలంకరణ, నైవేద్యం సమర్పించి పీఠాన్ని కదిలించారు. బాణసంచా కాల్పులు, యువతీ, యువకుల నృత్యాలు, తీన్మార్ డప్పు వాయిద్యాలు, పిల్లల కేరింతల నడుమ అమ్మవారి ప్రతిమలను ఊరేగించి బంధం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు మిట్టపల్లి రవీందర్, నాగవెళ్లి శ్రీధర్, రంజిత్‌కుమార్, లక్ష్మణ్ కొల్హారియా, దీపక్ కొల్హారియా, గణేష్‌సింగ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మహిళలు

హన్మకొండ అర్బన్: చట్టాలపై మహిళలు అవగాహన ఉండాలని కేస్ వర్కర్ వినీల అన్నారు. నగరంలోని జితేందర్ కాలనీలోని మహిళలకు సఖి సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినీల మాట్లాడుతూ గృహ హింస, లైంగిక వేధింపులు, పనిచేసే చోట వేధింపుల బాధితులకు సఖి సెంటర్ అండగా ఉంటుందని చెప్పారు. బాధిత మహిళలు 181 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 0870 2452112 నంబర్‌కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని సూచించారు. ఈక్రమంలో బాధిత మహిళలు, బాలికలకు వైద్య, న్యాయ, పోలీస్ సహాయం అందజేయనున్నట్లు చెప్పారు.

బీఆర్‌ఎస్ మాయమాటలు నమ్మొద్దు



హోటల్‌లో దోశ వేస్తున్న కాళీప్రసాద్

ఆత్మకూరు: బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల మాయమాటలను ప్రజలు నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కాళీప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని నీరుకుళ్ల, పెంచికలపేట గ్రామాల్లో బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎన్నికల్లో గెలిపిస్తే పథకాలు అందిస్తామని నమ్మబలుకుతున్నారని, అమలు కాని వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నాయకుల మాటలు వింటే ప్రమాదంలో పడడం ఖాయమని అన్నారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం హోటల్‌లో దోశ వేసి ఓట్లను అభ్యర్థించారు.

మరమ్మతు చేయరూ!



కాజీపేట: కాజీపేట ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ సమీపంలో గేట్‌వాల్వ్ లీకేజీ అయింది. దాంతో తాగునీరు కలుషితం అవుతోంది. అనేక రోజులుగా కలుషిత నీరు కుళాయిల ద్వారా సరఫరా అవుతోంది. దాంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు గేట్ వాల్వ్‌కు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

కేంద్ర బలగాల కవాతు



కవాతు చేస్తున్న కేంద్ర బలగాలు

హసన్‌పర్తి: కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో కేంద్ర బలగాలు బుధవారం కవాతు నిర్వహించాయి. సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ అబ్బయ్య, ఎస్సైలు విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, సురేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాజీపేటలో ఘనంగా రావణ వధ



కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

కాజీపేట రూరల్: కాజీపేట కడిపికొండ బ్రిడ్జి సమీపంలో 11 స్టార్, గ్రీన్ స్టార్ యూత్ కమిటీ సభ్యులు, రైల్వే శాంతి కళా సంఘం నాయకులు వేర్వేరుగా ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమాలు మంగళవారం రాత్రి జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి రావణ వధను తిలకించారు. 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలీ, సందెల విజయ్‌కుమార్, నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

'అభిజ్ఞాన్ 2.0' పోస్టర్ ఆవిష్కరణ



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న రాజశ్రీరెడ్డి, తదితరులు

హసన్‌పర్తి: వచ్చేనెల 16, 17, 18వ తేదీల్లో అన్నాసాగరంలోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న అభిజ్ఞాన్ 2.0 పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్వీస్ మేనేజ్‌మెంట్, డేటా మైనింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, యూసింగ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ బేస్డ్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అనే అంశాలపై ఇండస్ట్రీ నిపుణులతో సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ మూల రాము, డాక్టర్ కే.మహేందర్, డాక్టర్ ఎస్.శ్రీవాణి, ఏఓ వేణుగోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

గిఫ్ట్‌ప్యాకెట్ల పంపిణీని అడ్డుకున్న అధికారులు

వేలేరు : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్, గాజులు పంపిణీ చేస్తున్న క్రమంలో ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గిఫ్ట్ ప్యాకెట్లు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. కోడ్ ధిక్కరణ అవుతుందని అభ్యంతరం తెలుపుతూ గిఫ్ట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో గిఫ్ట్ ప్యాకెట్లు అందని మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారుల వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు.

పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గఫార్



ధర్మసాగర్: ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ గఫార్‌ను పీఆర్‌టీయూ (టీఎస్) వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 13 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, తన నియామకానికి సహకరించిన వారికి గఫార్ కృతజ్ఞతలు తెలిపారు.

అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు



వేలేరు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీంలను అమలు చేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని మల్లికుదుర్ల, గుండ్లసాగర్, సోడాషపల్లి గ్రామాల్లో ఆరు గ్యారంటీ స్కీంలపై బుధవారం విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ మాయమాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు.